క్లుప్తంగా

నేడు గడప గడపకూ ...

కదిరి: కదిరి పట్టణంలోని ఆర్‌ఎస్‌ రోడ్డులో బుధవారం కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పరికి నజీమున్నీసా, వైస్‌ చైర్మన్లు కొమ్ము గంగాదేవి, అజ్జుకుంటు రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

పుట్టపర్తి టౌన్‌: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు కోటవీధి, పెద్దబజార్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ రంగారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పాల్గొంటారన్నారు.

ఉద్యోగాలకు ఎంపిక



ఎంపికైన అభ్యర్థికి నియామకపత్రాన్ని అందజేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌ డా. స్మిత

కదిరి అర్బన్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 126 మంది అభ్యర్థులు హాజరు కాగా 45 మంది కేఐఎంఎల్‌, అపోలో కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ డా. స్మిత తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌, జేకేసీ కో ఆర్డీనేటర్‌ శ్రీనివాసరావ్‌, నాక్‌ కో ఆర్డినేటర్‌ డా.హైదర్‌ అలీ, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ డా. నారాయణస్వామి, జేకేసీ మెంటార్‌ ఇర్షాద్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ తేజకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

రెడ్డి జేఏసీ క్యాలెండర్ల ఆవిష్కరణ



ఆవిష్కరిస్తున్న నేతలు

ధర్మవరం: పట్టణంలోని రెడ్డి సంఘం కార్యాలయంలో మంగళవారం రెడ్డి జేఏసీ క్యాలెండర్లను జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆదిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి రంగారెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామాటం శేషాద్రిరెడ్డి రెడ్డి జేఏసీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన ప్రతి రెడ్డి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా కృషి చేస్తామన్నారు. పేద రెడ్డి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

అండగా ఉంటాం



మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

అమడగూరు: మండలంలోని మహమ్మదాబాద్‌కు చెందిన అమీరూన్‌ (45) ఇటీవల గుండెపోటుతో మరణించింది. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నేరం

చెన్నేకొత్తపల్లి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్థానిక మోడల్‌ స్కూల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు శుభారాణి, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నర్సమ్మ పాల్గొన్నారు.

న్యాయం చేయండి

కదిరి అర్బన్‌: తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్‌ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం ఎమ్మెల్యే సిద్దారెడ్డిని కదిరి అగ్రిగోల్డ్‌ కష్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అత్తార్‌ మహబూబ్‌బాషా, సత్యనారాయణ, నౌషాద్‌, బాబాఫక్రోద్దీన్‌ ఉన్నారు.

ఆర్‌ఓ ప్లాంట్‌ ప్రారంభం



దాతలను సన్మానిస్తున్న దృశ్యం

ధర్మవరం అర్బన్‌: గుట్టకిందపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రిన్సిపల్‌ సురేష్‌బాబు మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ కవి, కళాశాల స్థలదాత శిరిపి ఆంజనేయులు వారసులు మురళి, ఆంజనేయప్రసాద్‌ విద్యార్థుల కోసం ఆర్‌ఓ ప్లాంటును విరాళంగా అందించారు. దాతలతో ఆర్‌ఓ ప్లాంటు వద్ద పూజ చేయించారు. అనంతరం దాతలను సన్మానించారు.

మార్కండేయస్వామికి పూజలు

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో మంగళవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు జక్కా చిన్న శింగరయ్య ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.

పేదోళ్లకు జగనన్నే దిక్కు..ఆయనకే మా ఓటు

మళ్లీ జగనన్నకే ఓటు



ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌ హైదర్‌ బీ. తనకల్లు మండలం కొండవెనుకపల్లిలో నివాసం ఉంటోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హైదర్‌ బీ కుటుంబానికి వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.2,250, ఆరోగ్యశ్రీ కింద రూ.10,323 విలువైన వైద్య సేవలు, వైఎస్సార్‌ పింఛను కానుక ద్వారా రూ.1,89,000, వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.19,594, రైతు భరోసా కింద రూ.40,500, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.4,735 కలిపి మొత్తం రూ. 2,66,402 లబ్ధి చేకూరింది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్‌ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓటు వేస్తానని షేక్‌ హైదర్‌ బీ పేర్కొంది.



సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డి



సంక్షేమ పథకాల బ్రోచర్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

- ముక్తకంఠంతో స్పష్టం చేసిన గ్రామాల ప్రజలు
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

తనకల్లు: 'పేదోళ్ల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారు..ఎన్నో పథకాలు అందించారు...వచ్చే ఎన్నికల్లో మా ఓటు ఆయనకే వేస్తాం' అని తిరుమలయ్యగారిపల్లి, కొండవెనుకపల్లి, మించలివారికోట, తుమ్మలోల్లపల్లి, కొత్తపల్లి గ్రామస్తులు అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సిద్దారెడ్డి మంగళవారం ఆయా గ్రామాలకు వెళ్లగా ప్రజలు పైవిధంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి మూడున్నర సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని వివరించారు. సమస్యలపై ఆరా తీశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ అర్హత ఉంటే చాలు పథకాలు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అండగా ఉంటామన్నారు. కాగా విద్యుత్‌ స్తంభాలు, సీసీ రోడ్లు, ఇంటి పట్టాలపై పలువురు విన్నవించగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాల పేరుతో గడప గడపకూ సంక్షేమ ఫలాలను అందజేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలకు పాల్పడుతున్న చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు మద్దతు ఇచ్చి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ రెడ్డి, సర్పంచులు లక్ష్మీనరసమ్మ, సురేష్‌రెడ్డి, నాగరాజు, వైస్‌ సర్పంచ్‌ సుజాత, ఎంపీటీసీలు ఆదినారాయణ, హిమధర్‌రెడ్డి, అనుపత్రి డైరెక్టర్‌ రామ్‌దేశాయ్‌, అగ్రీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ కొండా మల్లికార్జున, నాయకులు శ్రీనివాసులనాయుడు, గంగులప్పనాయుడు పవన్‌కుమార్‌రెడ్డి, సోంపల్లి నరసింహారెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, నాగభూషణరెడ్డి, నీలకంఠారెడ్డి, చిదానందరెడ్డి, చిన్నప్పరెడ్డి, గోంగూర చలపతి, బాబాఫకృద్దీన్‌, కుళ్లాయప్ప, నాగమల్లిరెడ్డి, కృష్ణారెడ్డి, అమరనాథ్‌రెడ్డి, రమేష్‌నాయక్‌, రమణారెడ్డి, జయరాంనాయక్‌, రామమోహన్‌రెడ్డి, దొరస్వామి, తిమ్మయ్య పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

అమడగూరు: అక్కా, అన్నా బాగున్నారా, నేను మీ బిడ్డ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని మీ ఇంటి వద్దకు వచ్చాను, మీ సమస్యలేమున్నా చెప్పండి పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే ప్రజలను అప్యాయంగా పలకరించారు. చీకిరేవులపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని రెడ్డివారిపల్లి, శీతిరెడ్డిపల్లి, చీకిరేవులపల్లి, నల్లగుట్లపల్లి, గంగిరెడ్డిపల్లి, బలకవారిపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కుల, మత, వర్గ, పార్టీ, విభేదాలు చూపకుండా ప్రభుత్వం అన్ని వర్గాలవారినీ ఆదుకుంటోందని పేర్కొన్నారు. పాదయాత్రలో, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నతో పాటుగా మీ బిడ్డ శ్రీధర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కాగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దష్టికి తీసుకురాగా వాటిని డైరీలో రాసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ నందిని, ఎంపీడీఓ నసీమా, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటనారాయణ, వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ సూర్యనారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ జయప్ప, సొసైటీ అధ్యక్షుడు బొట్టు స్వామి, సూర్యనారాయణరెడ్డి, సర్పంచులు సురేంద్రరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, షబ్బీర్‌, మోహన్‌రెడ్డి, ఆదినారాయణ, అర్పిత, సరస్వతమ్మ, నరసమ్మ, లక్ష్మీనరసమ్మ, ఎంపీటీసీ వెంకటలక్ష్మీ, పెద్దప్పయ్య. శకుంతలమ్మ, జయమ్మ, అమరనాథరెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, ఆదినారాయణ, మురళీమోహన్‌, నాగరాజు, నక్కలచిన్నప్ప, సిభక్తుల్లా, నరసింహారెడ్డి, ఉత్తప్ప, హరినాథరెడ్డి, రంగారెడ్డి, ఖాజాపీర్‌, పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి



బద్దలాపురంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న హౌసింగ్‌ డీఈ శంకర్‌లాల్‌

కనగానపల్లి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్‌ డీఈ శంకర్‌లాల్‌ లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని కనగానపల్లి, బద్దలాపురం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. బద్దలాపురంలో పునాది దశలో ఉన్న 30 ఇళ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సహకారంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్‌, పెళ్లలు, ఇతర ఇంటి నిర్మాణ సామగ్రి అంతా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. హౌసింగ్‌ ఏఈ చిరంజీవి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ షకీలా, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఆలయ పరిశీలన

కదిరి అర్బన్‌: చిగురుమానుతండాలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరీ దేవాలయాన్ని మంగళవారం ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ నారాయణనాయక్‌ పరిశీలించారు. ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి ఆదేశాల మేరకు గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం కోసం ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు వారు తెలిపారు.

స్టడీ మెటీరియల్‌ అందజేత

ఓడీ చెరువు: స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో టెన్త్‌ విద్యార్థులకు మంగళవారం హాస్టల్‌ వార్డన్‌ ఆంజనేయులు నాయక్‌ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గంగాద్రి స్టడీ మెటీరియల్‌ అందజేశారు.

కమనీయం..శివపార్వతుల కల్యాణం



నవగ్రహ హోమం చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తదితరులు



కల్యాణోత్సవానికి శివ, పార్వతుల విగ్రహాలను తీసుకువస్తున్న దృశ్యం



కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

- హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో కొలువైన శ్రీలలితా త్రిపుర సుందరీ సమేత ఓంకారేశ్వరుని స్వామి ఆలయ 4వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కేశవస్వామి, వేదపండితులు బాలాజీశర్మ, గరుడాద్రి సురేష్‌శర్మ, సాయిభార్గవ్‌శర్మ, హరినాథ్‌శర్మతో కలిసి ఆలయ శాశ్వత ధర్మకర్త, ఏపీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు కోటి సుధ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీలలితా త్రిపుర సుందరీ సమేత ఓంకారేశ్వరునికి పూజలు నిర్వహించి షోడషోపచారపూజ, గణపతి, నవగ్రహ హోమాలను నిర్వహించారు. హోమం పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బలిహరణ అనంతరం కోటి సూర్యప్రకాష్‌బాబు దంపతులు, వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం నాయకుడు దాశెట్టి నాగరాజు దంపతుల చేతులు మీదుగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఎదురుకోళ్లోత్సవం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి పది గంటలకు శివదీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఎంపీపీ గుర్రం వనజ, వైస్‌ ఎంపీపీ గజ్జల వెంగళరెడ్డి, తహసీల్దార్‌ యుగేశ్వరిదేవి, ఉప సర్పంచు కోటి గోపి, ఎంపీటీసీ సభ్యులు కోటి నరేష్‌, బొడ్డు నాగేంద్ర, సర్పంచులు సానే జయచంద్రారెడ్డి, కమతం వరలక్ష్మి, గుర్రం శ్రీనివాసరెడ్డి, అనంతరెడ్డి, కమతం ఈశ్వరయ్య, యోగానందాచారీ, బిల్లే సూరీ, ఈడిగ కాశప్ప, బండి వీరనారప్ప, నాగభూషణ, చల్లా కృష్ణమనాయుడు, ద్రాక్షాయణి, విశ్వరూపాచారీ, మదనాపు కొండన్న, తిరుపాలు, నాగేంద్ర, ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష పాల్గొన్నారు.

లింగవివక్ష వీడుదాం..ఆడపిల్లలను రక్షిద్దాం



ముదిగుబ్బలో ర్యాలీ

ధర్మవరం అర్బన్‌/ముదిగుబ్బ/కదిరి అర్బన్‌/గాండ్లపెంట: లింగవివక్ష వీడి మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిద్దామని సీడీపీఓ లక్ష్మి పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం గర్భవతులు, బాలింతలు, పిల్లలు, పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. సీడీపీఓ మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించాలని, భ్రూణ హత్యలను నివారించాలని, బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అదేవిధంగా ముదిగుబ్బలో ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్‌ రాజేంద్ర, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కదిరిలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో ప్రజా సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ చెన్నక్రిష్ణ, చైల్డ్‌లైన్‌ డివిజనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. గాండ్లపెంట మండలం మలమీదపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మమత పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీతోనే బడుగులకు న్యాయం



ఆర్థిక సాయం అందిస్తున్న నాయకులు

రామగిరి: వైఎస్సార్‌సీపీతోనే బడుగు,బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతోందని మండల అగ్రిబోర్డ్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, సర్పంచ్‌ సిద్ధన్న తెలిపారు. ఎంసీపల్లిలో రెండురోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన ఫణి కుటుంబాన్ని మంగళవారం నాయకులు పరామర్శించి, రూ.1,50,000 ఆర్థిక సాయం అందించారు. గతంలో ఈప్రాంతానికి చెందినవారే మూడు దశాబ్దాలుగా పదవులు అనుభవించినా ఏనాడూ పేదలను పట్టించుకోలేదన్నారు. రామగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, రాబోవు ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించి మరోమారు ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌, మహాత్మ, దేవభూషణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, నర్శిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

గొల్లపల్లయ్యస్వామి పూజల్లో ఎంపీ మాధవ్‌



పూజల్లో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్‌, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో మంగళవారం జరిగిన గొల్లపల్లయ్యస్వామి పూజల్లో హిందూపురం గోరంట్ల మాధవ్‌ పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్త కత్తే గోపాల్‌ ఇంట్లో జరిగిన ఈ పూజలో ఎంపీతో పాటు రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

రోడ్డు నిబంధనలపై అవగాహన

కదిరి అర్బన్‌: మున్సిపల్‌ పరిధిలోని వాల్మీకి పాఠశాలలో మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంవీఐ వరప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిబాబు, వాల్మీకి విద్యాసంస్థల అధినేత అనిల్‌కుమార్‌రెడ్డి హాజరై రోడ్డు భద్రతా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఘనంగా ఆర్యవైశ్య సంఘం ప్రమాణస్వీకారోత్సవం



ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మేడా వరప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం

కదిరి: కదిరి ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం స్థానిక ఆర్యవైశ్య మందిరంలో అట్టహాసంగా జరిగింది. అధ్యక్షుడు మేడావరప్రసాద్‌ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి సాక్షిగా ప్రమాణం చేశారు. సంఘం శాశ్వత గౌరవాధ్యక్షులు సత్రశాల శంకర నారాయణ, పడుమూరు సుబ్బరాజు, శాశ్వత కోశాధికారి మిట్టా రమేష్‌ గుప్తా, అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్‌, మాదాళం ఆనంద్‌బాబు, కోశాధికారి వంకధార జనార్దన గుప్త, ఇంకా పలువురు ఉపాధ్యక్షులుగా, ఉప కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా ప్రమాణం చేశారు. అలాగే ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నూతన అధ్యక్షుడిగా యాదాళం బాలాజీ, గౌరవాధ్యక్షుడిగా పోలేపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా నాదెళ్ల వెంకటాచలపతి, కోశాధికారిగా రెంటాల సుందరరాజు, ఉపాధ్యక్షులుగా తాయి సుదర్శన్‌, కోటా వెంకటేష్‌, మరికొందరు ఉప కోశాధికారులు, ఉప కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు హాజరయ్యారు. సంఘం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.

చిన్న చిగుళ్లరేవులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం



మాట్లాడుతున్న ఎంపీడీఓ విజయలక్ష్మి

తాడిమర్రి: సీపీబీఆర్‌ ముంపుతో చిన్న చిగుళ్లరేవు గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న గ్రామానికి అదే పేరును ఖరారు చేశారు. ఈమేరకు ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్‌ నాగరాజు, గ్రామ పెద్దలతో కలసి గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఈ గ్రామం చిన్నచిగుళ్లరేవు గ్రామంగా రికార్డులకు ఎక్కుతుందని అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాగా దివంగతులు చిగుళ్లరేవు లక్ష్మీనారాయణరెడ్డి కుమారుడు వైఎస్సార్‌ సీపీ నాయకుడు చిగుళ్లరేవు శ్రీనివాసరెడ్డి కాలనీ నిర్మాణం కోసం రూ.25 లక్షల విలువైన ఎకరం భూమి ఇచ్చారు. దీంతో ఎస్సీ కాలనీకి చిగుళ్లరేవు లక్ష్మీనారాయణరెడ్డి నగర్‌గా పేరు పెట్టాలని తీర్మానం చేశారు. వైస్‌ ఎంపీపీ యర్రగంగు కృష్ణమనాయుడు, ఈఓపీఆర్డీ కామాక్షి, ఏపీఎం సంజీవరెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు అగిలే శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ చితంబరరెడ్డి, చిగుళ్లరేవు రమేష్‌ రెడ్డి, కార్యదర్శి భాస్కర్‌, వీఆర్‌ఓ చరణ్‌ పాల్గొన్నారు.

సయ్యద్‌ షా బాబా షర్ఫోద్దీన్‌ ఉరుసుకు విరాళం



విరాళం అందజేస్తున్న బత్తల హరిప్రసాద్‌

కదిరి అర్బన్‌: తలుపుల మండల కేంద్రంలో ఈ నెల 25 నుంచి 27వరకు జరిగే హజ్రత్‌ సయ్యద్‌ షా బాబా షర్ఫోద్దీన్‌ ఉరుసు నిర్వహణకు కుమ్మరవాండ్లపల్లికి చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌ మంగళవారం రూ.15 వేల విరాళాన్ని దర్గా కమిటీ సభ్యులకు అందజేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు బాహుద్దీన్‌, దర్గా ప్రెసిడెంట్‌ అందుమియా, అవజాన్‌, చంద్ర, ఇమాంసాబ్‌, గౌస్‌ పాల్గొన్నారు.

ఉరుసుకు ఏర్పాట్లుపూర్తి

తలుపుల: మండల కేంద్రంలోని కుమ్మరపేటలో కొలువైన హజ్రత్‌ సయ్యద్‌ షా బాబా షర్ఫోద్దీన్‌ ఉరుసు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు దర్గా కమిటీ ఏర్పాట్లు చేసింది. 27వరకు జరిగే ఉరుసును తిలకించడానికి కులమతాలకు అతీతంగా మండలవాసులే కాక, కదిరి, పులివెందుల, వేంపల్లితో పాటు సమీప మండలాల వాసులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వండి



బ్యాంకుల అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌

ధర్మవరం: జగనన్న తోడు, ప్రధానమంత్రి స్వనిధి పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణసదుపాయం కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున సూచించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ 2022–23 సంవత్సరానికి జగనన్న తోడు ద్వారా రూ.10వేలు, పీఎం స్వనిధి ద్వారా రూ.10వేల నుంచి రూ.30వేల వరకు మంజూరు చేయాలని కోరారు. జగనన్న తోడు ద్వారా 1754 మందికి, సీఎం స్వనిధి ద్వారా 342 మందికి మొత్తంగా 2096 మంది చిరు వ్యాపారులు, వీధి విక్రయదారులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు చేయనున్నామని తెలిపారు.

సంక్షిప్త సమాచారం


సూర్యప్రభ, శేష వాహనం అందజేత



సూర్యప్రభ వాహనానికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి దాతలు ఇత్తడితో తయారు చేసిన సూర్యప్రభ వాహనం, శేష వాహనాలను మంగళవారం అందజేశారు. రూ.3.35 లక్షల విలువైన సూర్యప్రభ వాహనాన్ని దాతలు దుగ్గ సుందరేష్‌, మహేశ్వరి, కుమారుడు శ్రీహరి అందించారు. అదేవిధంగా రూ.2.25లక్షల విలువైన శేష వాహనాన్ని దాతలు ఆదిమూలం రామిశెట్టి జ్ఞాపకార్థం భార్య యశోదమ్మ, కుమారుడు లక్ష్మీచెన్నకేశవ, లక్ష్మీహరిణి అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఈఓ వెంకటేషులు పాల్గొన్నారు.

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి



మాట్లాడుతున్న డీఎస్పీ హుస్సేన్‌ పీరా

తాడిమర్రి: చిల్లవారిపల్లి శ్రీకాటికోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 18న జరిగే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ధర్మవరం డీఎస్పీ హుస్సేన్‌ పీరా గ్రామస్తులకు సూచించారు. మంగళవారం ఆయన ముదిగుబ్బ సీఐ కంబగిరి రాముడుతో కలసి చిల్లవారిపల్లి, శ్రీకాటికోటేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. గ్రామ పెద్దలు, ఆలయ గుడి కట్టుదారులతో ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఎటువంటి వివాదం, గొడవలు, ఘర్షణలకు తావులేకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఎస్‌ఐ డి.లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

సాధనతో ఫుట్‌బాల్‌ క్రీడలో రాణింపు

ధర్మవరం: సాధనతో ఫుట్‌బాల్‌ క్రీడలో క్రీడాకారులు రాణించాలని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ మనోలో మార్క్యూజ్‌, సెర్జియో ఆర్టెగా సూచించారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారులతో ముచ్చటించి ఆటల్లో ప్రదర్శించాల్సిన మెలకువలను వివరించారు. గ్రాస్‌రూట్‌ ఫుట్‌బాల్‌ కోఆర్డినేటర్‌ కిషోర్‌బాబు, వంశీకృష్ణ, ధర్మవరం ఫుట్‌బాల్‌ కార్యదర్శి చందు, కోచ్‌ చైతన్య, అధ్యక్షుడు రాఘవ, కోశాధికారి జనార్దన్‌లు పాల్గొన్నారు.

తపాలా శాఖ బీమా పథకాలపై ప్రచారం

గాండ్లపెంట: రూ.399 వార్షిక ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేలా తపాలా శాఖ టాటా ఏఐజీ బీమా సంస్థ సహకారంతో అమలు చేస్తున్న పథకాలపై మంగళవారం మండల కేంద్రంలో తపాలా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉప తపాలా కార్యాలయంలో కదిరి డివిజన్‌ తపాలా ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ జిలాన్‌బాషా కదిరి డివిజన్‌ తపాలా ఇన్‌స్పెక్టర్‌, ఉప పోస్టుమాస్టర్‌ రామ్మోహన్‌ పాల్గొన్నారు.